శ్రీః

భారతసంస్థానము

★

భారతీసంప్రదాయసార్వభౌమ

జగద్గురు శ్రీకళ్యాణానందభారతీమహాంతాచార్య

స్వాములవారు.

★


శ్రీ విద్యాశంకరభవనము,

గర్త్తపురి.

ఫాల్గునపూర్ణిమా.

1950

[మూల్యము 8 అణాలు.



•

శ్రీః

నారాయణ సమారంభాం విద్యాశంకర మధ్యమామ్।
శ్రీబోధానంద పర్యంతాం వందే గురుపరంపరామ్॥

భారతసంస్థానము

"The Constitution of India"

(BHARAT)

★

భారతీ సంప్రదాయ సార్వభౌమ, జగద్గురు
శ్రీ కల్యాణానంద భారతీమాంతాచార్యస్వాములవారు.

గర్తపురి.

★

ఈ కలియుగము నందు అయిదువేల యేఁబది యొకటవ (౫౦౫౧) సంవత్సరమగు విరోధి సంవత్సర మార్గశిర మాసము నందు శుక్లపక్ష సప్తమీ శనివారమునాఁటికి సరియగు నిరువది యాఱవదినము నవంబరు 1949 తేదీ యందు భారతసంస్థానమును (The Constitution of India) నొక సంస్థ సంస్థాపనము చేయఁబడి యున్న్యాది పరిషద్వర్గము వారిచే నామోదింపఁబడి యమలులోఁ బెట్టఁబడి చేకొనఁబడినట్లు ప్రకటింపఁబడియున్నది. ఈ తద్విషయము తొలిపలుకు (Preamble) నందిట్లు ప్రకటింపఁబడి యున్నది.

THE CONSTITUTION OF INDIA

We, the people of India, having solemnly resolved to constitute India into a Sovereign Democratic Republic and to secure to all its Citizens:—

Justice, Social, Economic and Political;
Liberty of thought, Expression, Belief, Faith and Worship:

Equality of Status and of Opportunity; and to promote among them all.

Fraternity, assuring the Dignity of the Individual and the Unity of the Nation:

In our constituent Assembly, this Twenty Sixth Day of November, 1949, do hereby Adopt, Enact and give to Ourselves this Constitution.

ఇట్టి తొలిపలుకు (Preamble) తోఁ బ్రారంభమై (Part XXII) ఇరువది రెండవభాగముగు—"Short Title Commencement and Repeals" అను శీర్షికతో నివిషయము ముగింపఁబడియున్నది.

Short Title—393. This Constitution may be called the Constitution of India. Commencement 394—This article and articles 5, 6, 7, 8, 9, 60, 324, 366, 367, 379, 380, 388, 391, 392, and 393 shall come into force at once, and the remaining provisions of this Constitution shall come into force on the 26 th day of January 1950, wich day is referred to in this Constitution as the Commencement of this Constitution.

Repeals:—395. The India Independence Act 1947; and the government of India Act 1935, together with all enactments amending or supplementing the latter Act, but not including the Abolition of Privy Council Jurisdiction Act 1949, are hereby repealed.

కావున నీ జనవరి యిరువది యాఱవ దినము 1950 కు సరియగు నీ విరోధివత్సర మాఘ శుక్లాష్టమీ గురువాసర మిది వఱకు భీష్మాష్టమి యను పవిత్రదివసముగా నొప్పుచు భారత భూమియందుఁ జిరకాలమునుండియు సర్వవిధముల లుప్తమై మఱపుఁజెందఁబడిన భారతసంస్థానమును హస్తినాపురము (ఢిల్లీ నగరము) రాజధానిగాఁగల్గి నెలకొలుపబడిన పవిత్రదినముగా భారతవర్ష చరిత్రమున నతిశయమును గాంచుచున్నది. భారత వర్షమునకు నిక్కాలమున నింతకంటె మహైశ్వర్యము వేఱొకటి యుండదని భారతీయులెల్లరును సర్వవిధములఁ బరమానందము నందవలసిన విషయమైయున్నదని ప్రత్యేకముగా మేము చెప్ప నక్కఱలేదు. ప్రకృతమున భారతసంస్థాన భారమును వహించిన మహాశయులు భారతీయులందఱును భారతవర్షపుఁ దొల్లింటి యతిశయమును సర్వవిధముల జ్ఞాపకముసేయ నత్యద్భుతము గను నతిసంగ్రహముగను నొకమహాకార్యమును జేసియున్నారు. అయ్యది మొట్ట మొదట నందఱచే స్మరింపఁదగిన విశేషమగు టంజేసి మే మీ వ్యాసమునందద్దాని ప్రశంసమును గావించి యభిలషితార్థమును బిమ్మటఁ బ్రదర్శించెదము. అదెద్దియనఁగా:

౧. "The Constitution of India" యను గ్రంథము యొక్క ముఖపత్రమునందు బిందువు, వృత్తముగల్గి ఇరువది

నాలుగు రేఖలతో నలంకరింపఁబడిన వృత్తద్వయ రూపముతో నొప్పునట్టి చక్రవిశేషమును, నద్దాని కిరుపార్శ్వములందును రెండు సింహములతో నలంకరింపఁబడిన పీఠమైన నొక్క మూర్తి మంతముగా నెల్లరకును నప్రతిహతముగఁదోఁచు సింహత్రయ ముతో నొప్పు చక్రవిశేషమును, నద్దానికి నత్యంత సన్ని హితముగఁ గ్రిందిభాగమున "సత్యమేవ జయతే" యను పరమ పవిత్రమును సకలవేదసారమును సకల వేదశిరోఽవతంసమును నగు మహోపదేశమును బరమపవిత్రముగాఁ బ్రకటించి యున్నారు.

౨. ఇంతవఱకు "ఇండియా – India Hindu హిందు" అను నామముల కలవాటుపడి నైసర్గికమగు 'భారత' యను పవిత్రనామమును మఱచిన సకలప్రజలకును భారతశబ్దము మఱలస్మృతికి వచ్చునటుల "ఇండియా" యను శబ్దమునకు సమానార్థకముగా భారతశబ్దము శాసింపఁబడియున్నది.

Name and territory of the Union—

1. (i) India, that is Bharat, shall be a Union of States.

3. అధికారభాషకు దేవనాగరి యొక్క పరిలేఖనము ననుసరింపఁబడ వలయుననియు,

Official Language of the Union— 343 (1)—

The Official Language of the Union shall be Hindi in Devanagari Script.

"భావవ్యంజకం రేఖారూపం చక్ర" మ్మను శిష్టస్మృతిచే నెల్ల చక్రములును నద్భుతములగు భావముల స్ఫురింప జేయు నను విశేషముచే నీ చక్రముచే స్ఫురింపఁజేయఁబడు నర్థమును

మేమిచటఁ బ్రదర్శించినదో యనఁగా మేమిచటఁ బ్రదర్శింపఁ దలఁచిన విషయమున కుపచరించునట్టి కాగితముకంటె నధమము నాల్గురెట్లు కాగితమైనను జాలకను గ్రంథవిస్తరభీతిచే సిద్ధాని నుండి విరమించి భారతశబ్దముచేఁ దెలియవచ్చెడి యర్థమును మాత్ర మింత సంగ్రహముగా వివరింతుము.

భారతశబ్దము

భారతశబ్దము భరతశబ్దముతో సంబంధించిన దేశవిశేష మును వర్షమునందు వ్యవహారమును గనుచున్నటుల నీ విష్ణు పురాణ శ్లోకమువలనఁ దెలియవచ్చుచున్నది. అదెద్దియన—

"ఉత్తరం యత్సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణమ్
వర్షం తద్భారతం నామ భారతీయత్ర సంతతిః"

ఈ భారత వర్షమునే మను నార్యావర్తమనిగూడ నిర్వచించియున్నాఁడు.

"ఆసముద్రాత్తు వైపూర్వాదాసముద్రాత్తు పశ్చిమాత్
తయోరేవాన్తరంగిర్యోరార్యావర్తం విదుర్బుధాః"

ఆర్యావర్తమన నార్యులు పౌనఃపున్యముగాఁ బుట్టు ప్రదేశమని యర్థము. భారతీ సంతతి యన భారతీ వంశమని యర్థము. ఏ తదర్థాతిశయమును సూచించు నొకమహాకార్య నిర్వహణమునకై శ్రీ వేదవ్యాసులను బ్రస్తుతించిన కవిశేఖరుని ఈ పద్యముచే గూడ నీ భారతీ శబ్దార్థము లెస్సగఁ దెలిసికొన నగును.

"ప్రాంశుప్రమోద నీలతనుభాసితు నుజ్జ్వలదండ ధారుఁ బిం
గాంశు జటచ్ఛటాభరణు నాగమపుంజ పదార్థతత్త్వవి
స్పంశయకారుఁ గృష్ణమృగచర్మకృతాంబరకృత్యు భారతీ
వంశవివర్ధనుం ద్రిదశవందితు సాత్త్వికతేజుఁ గొల్చెదన్."

ఇట్టి భారతీవంశ వివర్ధనుఁడగు శ్రీకృష్ణద్వైపాయన వేదవ్యాసభగవానులనాద్యవిచ్ఛిన్న గురుపరంపరాక్రమమున సృష్ట్యాదియందు బ్రహ్మయొక్క మూర్తిభావమో యను శ్రీమన్నారాయణునకో బ్రహ్మవర్తమునఁ బ్రారంభస్థా నూతనిచే భారతవర్షౌన్నత్యమునకై నెలకొలుపఁబడిన భారతీ సంప్రదాయమునఁ బ్రకృత కలిద్వాపరసంధియం దప్రతిహత తేజముతో భారతీవంశమును సహస్రప్రభాభాసమానముగ సంస్థాపనమును గావించిన భారతీ సంస్థానాధీశ్వరుఁడగు భారతీ సంప్రదాయ సార్వభౌముఁడు. ఇట్టి భారతీసంప్రదాయ సార్వభౌమునియొక్క యనాద్యవిచ్ఛిన్న గురుపరంపరాక్రమమున వెలుఁగొంది కీర్తిశేషులైన భారతీ సంప్రదాయ సార్వభౌమ జగద్గురు శ్రీ బోధానంద భారతీమూంతాచార్య మహాస్వామి కరకమల సంజాతులై యీ భారతభూమియందు భారతీసంప్రదాయ సార్వభౌమ జగద్గురు శ్రీ కల్యాణానంద భారతీమూంతాచార్య స్వామియని యఖండయశమును గాంచుచున్న వారలీ వ్యాసరచయితలని యెల్లవారలకును దెలిసిన విషయమే. ఇయ్యది ప్రసంగానుప్రసక్తి, ప్రకృతము ననుసరింతము.

భారతశబ్దమొక భారతీ సంప్రదాయమనెడి యర్థమాత్రబోధకమేగాక 'భరతు' లను పవిత్రనామముచే సార్థక

తను జెందిన క్షత్త్రప్రభువులచేఁ బరిపాలింపఁబడు దేశమును నర్థవిశేషబోధకముగూడ నగుచున్నదనునది రెండవ విశేషము. ఏతద్విషయమును లెస్సగఁ దెలిసికొనవలయునన్నచో వేదము నందుపదేశింపఁబడిన మహాయాగములలోఁ బవిత్రమగు రాజసూయయాగరహస్యవిశేషమును లెస్సగఁ దెలిసికొనవలయును. అట్టి విశేషవిధానము గ్రంథవిస్తరభీతిచే విరమింపఁబడి ప్రధాన విశేషముమాత్రము ప్రదర్శింపఁబడుచున్నది. అదెద్దియనగ—

భరతశబ్దమొక రాజ్యమనఁగా సంస్థానమును బరిపాలించు రాజన్యునకు వైదికధర్మముచే నలవడు సార్థకమగు బిరుదముగాని యెద్దియో యొకతీరున నెద్దియేని పురుషునకు యథేష్టముగ లభ్యమగునదిగాదు. భరతశబ్దముచే రాజ్యమునకు రాజసూయ యాగపురస్సరముగఁ బట్టాభిషేకము సేయఁబడిన క్షత్త్రియ శ్రేష్ఠుఁడగు సమ్రాట్టను రాజన్యుఁడు గారవింపఁబడుట శిష్టాచారసిద్ధమగు మర్యాద.

రాజ్యమునందు రాజపదవి నధిష్ఠింపఁజేయఁబడు క్షత్త్రియపుంగవునిచే వేదవిద్వాంసులగు బ్రాహ్మణులు వేదమునందుఁ బ్రసిద్ధిఁగాంచిన రాజసూయయాగమును గల్పసూత్రకారు లుపదేశించినవిధానమునఁ జేయించి యట్టియాగమునందు యజమానుఁడగు రాజన్యుని నాసంది యను పవిత్రపీఠమునఁ గూర్చుండఁబెట్టి యధ్వర్యునిఁ బురస్కరించి ఋత్విక్కులందరును సమంత్రకముగ సామ్రాజ్యాభిషేకమును గావింపుదురు. అట్టి సామ్రాజ్యాభిషేకముచే మూర్ధాభిషిక్తుఁడగు క్షత్త్రియ పుంగవుఁడే రాజ్యమను సంస్థానమును బరిపాలించుటకు శ్రుతిస్మృతి

సదాచారములచేఁ బ్రతిపాదింపఁబడు నధికారి. ఇట్టి యధికారము నభిషేకపురస్సరంబుగ సంక్రమింపఁజేసిన యధ్వర్యుఁడు చట సమావేశమైయున్న క్షత్రియులను వైశ్యులను శూద్రులను ద్విజసములను శూద్రసములను నుద్దేశించి సింహాగర్జనముతో నిట్లు వైదికమంత్రములను బలుకును.

"ఏష వోఽభరతా రాజా, అస్మాకం బ్రాహ్మణానాం సోమో రాజా" యని. ఈ మంత్రాభిప్రాయ మెట్లనియన- ఏషః = ఈ ప్రకృతమున సామ్రాజ్యాభిషేకము సేయఁబడుటచే మీ యెదుట నాచేఁ బ్రదర్శింపఁబడు, భరతః = భరతుఁడను నామాలంకృతుఁడు, వః = మీకు ననఁగా బ్రాహ్మణేతరులగు సకలప్రజలకును, రాజా = ప్రభువు, పరిపాలకుఁడు, బ్రాహ్మణేతరులను నటనుండ నర్హులగు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ద్విజసములు శూద్రసములనను తరగతులకుఁ జెందియున్న వారలని యర్థము ఇఁక బ్రాహ్మణులకన్నచో "అస్మాకం బ్రాహ్మణానాం = బ్రాహ్మణులమగు మాకందఱకును, సోమో రాజా = ఆకసమునఁ దెలియవచ్చెడి, సోముఁడనఁగాఁ జంద్రుఁడు, రాజా = ప్రభువు. అనఁగాఁ బరిపాలకుఁడు. అనఁగా నీ పృథివి యందు బ్రాహ్మణులపై నధికారమును సాగించుటకు బ్రాహ్మణేతరుని కెవ్వనికైనను నధికారమించుకేనియు లేదని తాత్పర్యము.

ఇట్లు రాజసూయ యాగముచే మూర్ధాభిషిక్తులగు క్షత్రియ పుంగవులచేఁ బరిపాలనము సేయఁబడునది గావున భారతవర్షమని సార్థకనామము. ఇట్టి యతిశయము సకల జనులకును దెలుగ స్ఫూర్తికిఁ దెచ్చుటకై యీనామమాశ్రయింపఁబడినట్లు కోవిదులు సుకరముగ గ్రహింపఁగలరు.

ఇఁక దేవనాగరాక్షరములను శాసించుట యందుఁ బ్రపంచమున నేరికిని నైసర్గికముగాక భారతీయులకు మాత్రము సృష్ట్యాదినుండియు భారతవర్షంబునఁ బవిత్రతమముగాఁ దలంపఁబడుచుండిన గీర్వాణభాష (సంస్కృతము)ను భారతీయులందఱును దృష్టిపథమున నుంచుటయే పరమతాత్పర్యమని ప్రాజ్ఞులూహింపఁగలరు. ఏదియెట్టులైనను ప్రకృతమున భారత సంస్థానము నెలకొలుపఁబడినది. సంస్థాన పరిపాలనమునకుఁ దగుమర్యాదలన్నియు విపులముగ ముచ్చరింపఁబడి సకల ప్రజలకును సుకరముగఁ బరిపాలనా విధానమంతయుఁ గరతలామలకముగాఁగ విధాన మాంగ్లభాషయందచ్చొత్తింపఁబడి నలువదివేల గ్రంథములు ప్రకటింపఁబడినవి. అందొక ప్రతి 26-1-1950 తేది యుదయమునఁ బదిగంటల పదినిముసములకు శ్రీపాదసన్నిధికిఁ జేరినది. మేమద్దాని నామూలాగ్రముగఁ దిలకించితిమి. ఆనందము పొంగినది. క్రమక్రమముగా నద్దానిపై నాకింత యాలోచించితిమి. మా యానందము పరమానందమయ్యెను. ఏలయన నద్దానియందుఁ దెలియవచ్చెడి స్వీయాతిశయవిశేషమే యందులకుఁ గారణము. అదెద్దియన మేము 22-8-1907 తేది గురువాసరము భారతీసంప్రదాయ సార్వభౌమ జగద్గురు శ్రీబోధానంద భారతీమాంతాచార్య మహాస్వాముల వారివలన భారతవర్షీయ జగద్గురుత్వమునకు నిర్దేశింపఁబడిన నాఁటంగోలె 23-12-1923 తేది యాదివాసరము వఱకు నట్టి యధికారమును నిగూఢముగా (Latent) గల్గియుండి నాఁటి సాయంకాలమున నా మహర్షులయొక్క కరకమలకృతాభిషేకముచే పట్టియధికారమును మేము సర్వవిధముల నేఁటివరకు

నప్రతిహతతేజముతో నీ భారతవర్షమునఁ గల్గియున్నారము. అట్టి యధికార మాసేతుశీతనగ మధ్యవర్తియగు భారతవర్షము నందలి చాతుర్వర్ణ్యమునందుఁ బ్రసరించియున్నది. ఇట్టి యధికారము సృష్ట్యాదినుండియు భారతవర్షమున ననాద్యవిచ్ఛిన్న గురుపరంపరా ప్రాప్తమగు భారతీ సంప్రదాయమున శ్రుతి స్మృతి సదాచారసరణి మూర్ధాభిషిక్తుల మగుటచే మాకు లభించినది. ఏతదధికార ప్రతిపాదకము మనుస్మృతి పదవ యధ్యాయమున మూఁడవశ్లోక మిటు ప్రదర్శింపఁబడుచున్నది.

"వైశేష్యాత్ప్రకృతి శ్రైష్ఠ్యాన్నియ మస్యచధారణాత్
సంస్కారస్య విశేషాచ్చ వర్ణానాం బ్రాహ్మణః ప్రభుః"

ఇఁక భారతసంస్థానమును (Indian Constitution) జూడఁ బ్రకృతమున భారతీవర్షీయ పరిపాలనమునందు సర్వ స్వాతంత్ర్యమునుగల యొక భాగస్వామిగ (Citizen) నే మధి కారమును గల్గియున్నారము. అందుచే నట్టి భాగస్వాములమైన మాయందు దేశకాలపరిస్థితులచే నైననేమి యవకాశముచే నైననేమి సర్వవిధముల మూర్తీభవించుటకు నవకాశముగల సర్వాధ్యక్షాధికారము (Presidentship) సర్వవిధముల నిగూఢముగ (Latent) నుండుటచేతను మాయొక్క యతిశయము భారతభూమియందు నిరతిశయత్వమును బొందినది. అట్టి నిరతిశయాధికారమును బ్రకృతము మాయందు నిగూఢముగా నిబిడీకృతమైయున్నదానిని సర్వవిధములఁ బరికించ మేము పరమానందభరితులమైతిమి. ఇట్టి పరమానందముతోడనే ప్రకృతమున భారతసంస్థానము దుర్దశలో మునిఁగియున్న భారత

వర్షమును నొల్లింటి గౌరవము నొందించి చతుస్సాగరపరివేష్టితం బగు నీభూమండలమునఁ దెలియవచ్చెడి సంస్థానములలో నగ్రగణ్యముగా మూర్తీభవింపఁజేయు భారతీయులు మఱచి నట్టియు భారతసంస్థాన మవశ్యమాచరింపవలసినట్టియు విశేష విషయములనుగూర్చి శ్రుతిస్మృతిసదాచార ప్రమాణాను ప్రాణితములగువానిని సంక్షేపముగఁ బ్రదర్శించెదము. కావున భారత వర్ష పరిపాలనాస్వాతంత్ర్యమును దెలిసికొనిన ప్రాజ్ఞులగు జనులు (Citizens) ప్రయోజనమును గనియెదరుగాక !

— భారత సంస్థానము —

ప్రకృతకాలమున స్వతంత్ర దేశములను బరిశీలించినను ప్రాచీన చరిత్రములను బరిశీలించినను నొక్కొక్క దేశవిశేష మొక్కొక్క సంస్థానవిశేషముచేఁ బరిపాలింపఁబడుచుండుటను మనము దెలిసికొనుచున్నాము. ఎట్టి సంస్థానవిశేష మొప్పారుచున్నను నయ్యది యొక ప్రాజ్ఞోత్తముని బుద్ధివిశేషముచేఁ గాని కొందరు ప్రాజ్ఞులు తమ బుద్ధివిశేషములచేఁగాని యోజించి యొకసమయముగా నిర్దేశించిన విధానమున వ్యవహారమును గనుచున్నట్లు దెలియవచ్చుచున్నది. ఒక పురుషుని బుద్ధిచే నొకసంస్థానము నెలకొలుపఁబడుఁగాక ! అట్టి సంస్థాన మెద్ది యో యొకమహాప్రయోజనము నాదర్శముగాఁ బెట్టుకొని ప్రవర్తింపఁ జేయఁబడిన సంస్థానములుగానే యలరారుచుండును. అట్టి యాదర్శ మా దేశప్రజలచేఁ బవిత్రతమంబగు శిరోవతంస ముగ దలంపఁబడి నద్దాని నీడేర్చికొన నెల్లరును బ్రవర్తించు చుందురు. ప్రవర్తింపఁజేయఁబడుచుందురుగూడ. ఏలయన

"ప్రయోజనమనుద్దిశ్య న మందోఽపి ప్రవర్తతే" యను
న్యాయము సర్వలోక సంసిద్ధమేగదా! అట్టి స్థితియందు సంస్థా
పనము నిష్ప్రయోజనముగాఁ బ్రవర్తించుచున్న చో నయ్యది
ప్రాజ్ఞుల కెంతమాత్రము విశ్వసనీయము గా నేరదు. దేశాన్త
రములందు సంస్థానము లా దేశీయులచే మనోహరంబులుగాఁ
దలంపఁబడుచుండ మన భారతీయులకు నట్టిపరిజ్ఞానమును
నానందమును నున్నయట్లుఁ దెలియరాకున్నది. ఇట్టి పరిజ్ఞాన
శూన్యతకుఁ గారణమేమనగా.

సుమారొక వేయిసంవత్సరములనుండియు దస్యులు
తమ తమ దేశములందు జీవికను గానలేక యార్యావర్తమనెడి
యీ భారతవర్షమునందుఁ దమ జీవికకు ననుకూలములగు
విశేషములను గనిపెట్టి యీ యార్యావర్తమునకు రాకపోకలను
సాగించుచుఁ గ్రమక్రమముగా నార్యావర్తప్రజలను దమ
దౌర్జన్యమునకు వశముసేసికొని వారలయందు నధికారవ్యాజ
మున స్థానములను గల్పించుకొని ప్రజలను భయపెట్టుచు
మోసపుచ్చి తమ కార్యములను సాగించుకొనుచుండిరి. ఆర్యా
వర్తమునందు సృష్ట్యాదినుండి నేటివరకుఁ గడు నతిశయముతో
నొప్పు రెండు ప్రాణివిశేషములు గలవు. అవెవ్వియన__
ద్విపాత్తులలో బ్రాహ్మణులు, చతుష్పాత్తులలో గోవులును.
ఈ రెండు జాతులును జాత్యంతరములకంటె సృష్టియం దెంత
యతిశయముతో నొప్పుచున్న వో యంతటి భయముతోఁ గూడ
గ్రస్తములైయున్నవి. చతుష్పాత్తులలోఁ బనటియందు లోక
మునఁ జరించుటకుఁ దగు సామర్థ్యములేక సర్వవిధముల బారి
యలలోఁ దాగియుండు నక్కసయితము గోవును సుకరముగ

హిందువులకు సామర్థ్యమును గల్గియుండుటచేతనే యయ్యది 'గోమాత' యను సార్థకనామమును బడసియున్నది. ఇంక బ్రాహ్మణులన్ననో మనస్సు దూషించుటకు సంశయింపని యెట్టి ద్విపాత్తులైన ననుజూచి నిస్సంశయముగ వెనుకంజవేసి యేమాఱు మూలలనైన దాగి "బ్రతికితిమిరా" యని యింకెంత ధైర్యమును తెచ్చుకొని మొండిచావుగా బ్రతుకుచుండును. చతుష్పాత్తులగు గోవులును, ద్విపాత్తులగు బ్రాహ్మణులును భారతవర్ష మూన్న స్త్యమని శ్రుతిస్మృతిపురాణేతిహాసములు సర్వవిధముల ఘోషించుచున్నవి. భారతవర్షమునందు జీవికకు వచ్చిన దస్యులలో నగ్రగణ్యులన్ననో సర్వవిధముల శ్రుతిస్మృతిపురాణేతిహాస నిందకులును, గోమాంసభక్షకులును, బ్రాహ్మణఘాతకులును. బ్రాహ్మణులన్ననో సృష్ట్యాదినుండియు క్షత్రియులను దమకు సర్వవిధముల రక్షకులుగా నేలకొలుపుకొని సుఖంబుగా మనియుచుండెడివారలు. అట్టి క్షత్రియులన్ననో దుర్గతివశమున దస్యులకు దాసులగుట యటుండ సర్వవిధముల దస్యుసదృశులైరి. దస్యుల ననుకరింపసాగిరి. పరికించిచూడ నామమాత్రావశేషులైరి. దాసంజేసి తామురక్షించుచుండిన బ్రాహ్మణదేశమునంతను దస్యులపాలు సేసిరి. దస్యులు దౌర్జన్యముచేనైననేమి మాయోపాయములచేనైననేమి భారతీయుల నెన్నివిధముల వంచింపవలయునో యన్నివిధముల వంచించిరి. భారతీయులందఱు స్వీయములగు వర్ణము జాతి కులము గోత్రము మతము భాష యాచారము వ్యవహారము మొదలుగాఁ గల్గిన విశేషముల నన్నింటిని మఱచి యాహార నిద్రా భయ మైథునములనే ప్రధానములనుగాఁ గల్గి ప్రవృత్తిష్ణు మీఱు దస్యులయొక్క వేషభాషావ్యవహారంబులనే

యతిశయము నుగాఁ దలంచుచుఁ జతుష్పాత్తులకంటె నికృష్ట భావమును జెందియున్నారనుటకు నీ శ్లోకి మొకటియే చాలును.

"ఆహారనిద్రాభయమైథునాని సామాన్యమేతత్పశుభిర్నరాణాం।
జ్ఞానం హి తేషా మధికో విశేషో జ్ఞానేన హీనః పశుభిస్సమాన ॥

ప్రకృతవిశేషము:— ఏది యెట్లున్నను భారతవర్ష మొకింత దస్యుల బారినుండి విముక్తిని జెంది దన్ను దాను గాపాడుకొనుచుఁ దన తొల్లింటి యౌన్నత్యమును బడయుటకుఁ దగు సావకాశము గలుగ 26-1-1950 తేది గురువాసరము భారతభూమియందొక స్వాతంత్ర్యపూరితమగు సంస్థానము ప్రక్రమింపఁబడి వ్యవహారమును గనుచున్నది. ఇట్టి సంస్థానము భారతవర్షమున నొక యపూర్వవిశేషమని ప్రాజ్ఞులు దెలిసికొనుచున్నారలు. ఈ సంస్థాన మపూర్వమయ్యెను బూర్వము భారతవర్షమున సంస్థానముగాని, సంస్థానములుగాని లేకపోలేదు. అట్టిసంస్థానములు భారతవర్షమున నెట్లు బయల్వెడలెను ? ఎట్లు పరిణమించెను ? అట్టి సంస్థానవిశేషముల యాదర్శ మెద్ది ? యను విశేషముల నొకింత మాయొక్క బాధ్యతమెయిఁ బ్రదర్శించుచున్నారము.

పరికించిచూడ సంస్థానమనునది సకల దేశములును బుట్టకపూర్వమేయన సృష్ట్యాదియందే భారతవర్షమునఁ గేవలము పరమేశ్వరునిచే నెలకొలుపఁబడి తత్కర్మవిశేషములు పరమేశ్వరుని చేతనే యుపదేశింపఁబడినవి. అట్టి పరమేశ్వరోపదేశమే మనుధర్మశాస్త్రము, భృగుసంహిత, మనుస్మృతి

అను సార్థకనామములచే నఖిల భారతీయులకును దెలిసియున్న విశేషమే. అట్టి పవిత్రతమంబగు గ్రంథరాజము నాధారముగాఁ జేసికొని యీవద్ది శేషములును బ్రదర్శింపఁబడుచున్నవి.

— మనుధర్మశాస్త్రము —

మనుధర్మశాస్త్రమునందుఁ బ్రప్రథమమున నిట్లు ప్రదర్శింపఁబడియున్నది.

"మనుమేకాగ్రమాసీన మభిగమ్య మహర్షయః
ప్రతిపూజ్య యథాన్యాయ మిదం వచనమబ్రువన్" ౧-౧.
"భగవన్ సర్వవర్ణానాం యథావదనుపూర్వశః
అన్తరప్రభవాణాంచ ధర్మాన్నో వక్తుమర్హసి" ౧-౨.
"త్వమేకో హ్యస్య సర్వస్య విధానస్య స్వయంభువః
అచింత్యస్యాప్రమేయస్య కార్యతత్వార్థవిత్ప్రభో" ౧-3
స తైః పృష్టస్తథా సమ్యగమితౌజా మహాత్మభిః
ప్రత్యువాచార్చ్య తాన్ సర్వాన్ మహర్షీన్ శ్రూయతామితి

ఇటుఁ జెప్పఁబడిన మనువే శ్రీ కృష్ణభగవానులచే

"ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవత్తని"

గీతాశాస్త్రము నందుఁ జెప్పఁబడిన మనువు, సృష్ట్యాదియందుఁ బారంపర్యక్రమమున వచ్చిన మనువులలో నీ వైవస్వతమను వేడవవాఁడు. ఈతని మన్వంతరము ప్రారంభమై యిరువదియేడు మహాయుగములు గడువ నిరువదియెని

మిదవ మహాయుగము నందలి నాలువ యుగమగు కలియుగ మున నేఁటికి 2-2-1950 నైదువేల యేఁబది సంవత్సరముల పది మాసముల పదునైదు దినములు గడచినవి. అట్టి మన్వంతర ప్రారంభమున మనువుచే నీ ధర్మశాస్త్ర ముపదేశింపఁబడినట్లు సకల ప్రమాణ సంసిద్ధమగు విషయము.

— ప్రమాణము —

మనువుపదేశించిన ధర్మము స్వకపోలకల్పితముగాఁ జేసి యెట్టిదేని ప్రమాణమాధారముగాఁ గలదియా యన నియ్యది యంతయుఁ బ్రమాణమూలకమేగాని వేరుగాదని యష్టప్రమాణము లిట్లు మనువుచే నిర్వచింపఁబడినది.

వేదోఽఖిలో ధర్మమూలం స్మృతిశీలే చ తద్విదాం
ఆచారశ్చైవ సాధూనామాత్మనస్తుష్టిరేవ చ॥ మను. ౨-౬
యః కశ్చిత్కస్యచిద్ధర్మో మనునా పరికీర్తితః
స సర్వోఽభిహితో వేదే సర్వజ్ఞానమయో హి సః ౨-౭.

ఈ శ్లోకములచే మనువుయొక్క సర్వజ్ఞత్వము అతనికిఁ గల శ్రుతిస్మృతి సదాచారప్రమాణ జ్ఞానమును నిర్వచింపఁబడుచున్నది.

మహాత్ములచేఁ బృచ్ఛసేయఁబడిన మనువు ప్రప్రథమమున బ్రహ్మావర్తమున బ్రహ్మాభావముతో మూర్తీభవించిన విశేషమును నట్టి బ్రహ్మకు నారాయణ శబ్దవ్యవహారము జెప్పి యట్టి నారాయణుఁడగు బ్రహ్మచేసిన సృష్టిక్రమమునంతను

సంక్షేపముగను సవిస్తరముగను జెప్పెను. అందు మనకుం బ్రకృతము వర్ణ్యము దెలిసికొనంబడవలసిన విషయము మాత్రము ప్రదర్శింపంబడుచున్నది.

"అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మసనాతనం ।
దుదోహ యజ్ఞసిద్ధ్యర్థ మృగ్యజుస్సామలక్షణమ్ ॥ ౧–౨౩
లోకానాంతు వివృద్ధ్యర్థం ముఖ బాహూరు పాదతః ।
బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రంచ నిరవర్తయత్ ॥

ఈ తద్విషయమునే శ్రీకృష్ణభగవానులు—

"సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః ।
అనేన ప్రసవిష్యధ్వ మేష వోఽస్త్విష్టకామధుక్ ॥
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః" యని చెప్పియున్నారు.

ఇట్లు చాతుర్వర్ణ్యమును సృజియించి యవ్వారలకు స్వభావప్రభవములగు కర్మలను గల్పించెనని యిట్లు మనువుచే నిర్వచింపంబడుచున్నది.

"సర్వస్యాస్యతు సర్గస్య గుప్త్యర్థం స మహాద్యుతిః ।
ముఖబాహూరుపజ్జానాం పృథక్కర్మాణ్యకల్పయత్ ॥
అధ్యాపన మధ్యయనం యజనం యాజనంతథా ।
దానం ప్రతిగ్రహంచైవ బ్రాహ్మణానామకల్పయత్ ॥
ప్రజానాం రక్షణం దాన మిజ్యాధ్యయనమేవచ ।
విషయేష్వప్రసక్తిశ్చ క్షత్రియస్య సమాసతః ॥ ౧–౮౯

పశూనాం రక్షణం దాన మిజ్యాధ్యయనమేవచ ।
వణిక్పథం కుసీదంచ వైశ్యస్య కృషిమేవచ ॥ ౯౦
ఏకమేవతు శూద్రస్య ప్రభుః కర్మసమాదిశత్ ।
ఏతేషామేవ వర్ణానాం శుశ్రూషామనసూయయా ॥

ఇట్టి ధర్మములను వారివారికిఁ గల్పించెనని చెప్పుటచే నాయాగుణములు వారి వారికి నైసర్గికములేయని శ్రీకృష్ణ భగవాను లిట్లు నిర్వచించియున్నారు—

"బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాంచ పరంతప ।
కర్మాణిప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ॥
శమోదమస్తపశ్శౌచం క్షాంతిరార్జవమేవచ ।
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మంకర్మ స్వభావజమ్ ॥
శౌర్యం తేజోధృతిర్దాక్ష్యం యుద్ధేచాప్యపలాయనమ్ ।
దానమీశ్వరభావశ్చ క్షాత్త్రం కర్మస్వభావజమ్ ॥
కృషిగోరక్షవాణిజ్యం వైశ్యకర్మస్వభావజమ్ ।
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ॥

ఇట్లు నాలుగువర్ణములను సృజియించి వారలకుఁ బ్రత్యేక ప్రత్యేకముగా సామాన్యధర్మములను విశేషధర్మములను నుపదేశించి నాలుగు వర్ణములయందును దరతమ భావమును గమనించ సృష్టివైచిత్ర్యము నందలి తరతమ భావమిట్లు ప్రదర్శింపఁబడుచున్నది—

భూతానాంప్రాణినః శ్రేష్ఠాఃప్రాణినాం బుద్ధిజీవినః ।
బుద్ధిమత్సునరాఃశ్రేష్ఠా నరేషుబ్రాహ్మణాః స్మృతాః ॥

బ్రాహ్మణేషుచ విద్వాంసో విద్వత్సుకృతబుద్ధయః ।
కృతబుద్ధిషుకర్తారః కర్తృషుబ్రహ్మవేదినః ॥ ౧-౯౭

ఇట్లు బ్రాహ్మణ క్షత్త్రియ వైశ్యులను మూఁడువర్ణముల వారలకును విశేషధర్మములెట్లు పరగుచున్నను నధ్యయనము యజనము దానమను నీ మూఁడును సామాన్య ధర్మములే యగుచున్నవి, అట్టి యీ సామాన్యములగు మూఁడు ధర్మముల నేయేవయసునం దేయేవిధముగ నాచరింపఁబడు నలయునో యట్టివిధానమునంతను బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థము సంన్యాసమను నామములతోనొప్పు నాలుగాశ్రమములుగ విభజించి యట్టి యాశ్రమములందు నేయే ధర్మముల నెట్లాచరింపవలయునో యద్దానినంతను మనువు విపులముగ రెండు మూఁడు నాలుగైదాఱు సంఖ్యగల యైదధ్యాయములచే నుపదేశించెను. ధర్మమునం దెంత ప్రామాణ్యమున్నను నాచరించుటచేఁగల్గు ప్రయోజనము నెంత యుద్ఘోషించినను నాధికారిక పురుషభయములేనిచో నయ్యవి కేవలము శ్రీరంగనీతులుగనే పరఁగుచుఁ బ్రయోజనము నెంతమాత్రము గననేరవు. ఏతదభిప్రాయమిట్లేడవ యధ్యాయమునఁ బ్రదర్శింపఁబడినది—

"సర్వోదండజితోలోకో దుర్లభోహి శుచిర్నరః ।
దండస్యహిభయాత్సర్వం జగద్భోగాయకల్పతే"

అరాజకేహిలోకేస్మిన్ సర్వతోవిద్రుతేభయాత్ ।
రక్షార్థమస్య సర్వస్య రాజానమసృజత్ప్రభుః ॥

తస్యార్థే సర్వభూతానాం గోప్తారం ధర్మమాత్మజమ్ ।
బ్రహ్మతేజోమయం దండ మసృజత్పూర్వమీశ్వరః ॥
సరాజా పురుషో దండః స నేతా శాసితా చ సః ।
చతుర్ణామాశ్రమాణాంచ ధర్మస్య ప్రతిభూః స్మృతః ॥

సృష్ట్యాదియందు నాలుగువిధములగు ప్రజలను సృజియించి యందు ద్విజాలను సంకేతముతో నొప్పు బ్రహ్మ క్షత్రియ వైశ్యులకు బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థసన్న్యాసములను చతుర్విధమగు ధర్మము నుపదేశించి యట్టి ధర్మము నెల్లరును యథోచితవిధి ననుసరించుచు సుఖంబున మనియుంజేయుట క్షత్రజాతివిశిష్టులగు ప్రజలకు ననగా క్షత్రియ వర్ణమువారికిఁ బరమధర్మముగా శాసించుచు నందులకుఁ దగు సంస్థాన విశేషమును తద్ధర్మములను నేడవయధ్యాయమున నుపదేశించెను.

ఇట్లు రాజధర్మ ప్రకరణమున నేడవయధ్యాయము నందుపదేశింపఁబడిన సంస్థానమర్యాదలతో ననఁగా విధులతోఁ బ్రప్రథమమున భారతసంస్థానము సృష్ట్యాదియందు బ్రహ్మ ప్రజాపతి నారాయణుఁడను పవిత్రనామములచేఁ బ్రసిద్ధముగాఁ దెలియవచ్చెడి స్వాయంభువుఁడను మనువుచే నెలకొలుపఁబడియెను. ఇట్టి సంస్థానధర్మముచే నాలుమన్వంతరముల కాలము చాతుర్వర్ణ్యము చక్కగా నభ్యుచ్చ్రయము నొందుచుండినను నేడవ మన్వంతరకాలమునకుఁ జాతుర్వర్ణ్యముతో పాటు నర్వప్రభవులను ప్రజావిశేషము భారతవర్షమున నెల్లయెడలను విస్తరింప భారతవర్ష మత్యద్భుతమగు ప్రజావైచిత్ర్య

ముందే నలరారుచుండెను. దానంజేసి భారత సంస్థానమునకు భంగ్యస్తరమునఁ గర్తృత్వాంశమొందు దటస్థమయ్యెను. అట్టి విశేషము భారతవర్షమునకు మార్గదర్శకులగు మహాత్ములు తెలిసికొన మనువును సమీపించి యడిగిన ప్రశ్నమువలన సుకరముగ గ్రహింపనగును.

“భగవన్ సర్వవర్ణానాం యథావదనుపూర్వశః ।
అన్తరప్రభవానాంచ ధర్మాన్నో వక్తుమర్హసి ॥

ఈ ప్రశ్నమునకు సమాధానముగ మనుస్మృతియందలి పదవయధ్యాయమంతయు నుపదేశింపఁబడినది.

ఇచటఁ బదవయధ్యాయమునందు విశేషించి యుపదేశింపఁబడిన విశేషమువలన భారతవర్షమునను భారతసంస్థానమునందును రెండవశకము ప్రారంభమైయుండెనని లెస్సగఁ దెలిసికొనవచ్చును. ఇందలి విశేషమేమన సృష్ట్యాదియందు నెలకొలుపఁబడిన చాతుర్వర్ణ్యమునందు దేశకాలవైపరీత్యములచే నాలుగువర్ణముల ప్రజలకంటె నన్తరప్రభవులను ప్రజాబాహుళ్యముగలుగ నద్దానిని క్రమముగు పథమునఁబెట్టి భారతవర్షమాహాత్మ్యమునకుఁ బ్రచ్యుతికలుగకుండ మనువును బురస్కరించి మహాత్ములచేఁ జేయఁబడిన వ్యవస్థయే రెండవశకారంభము.

ఇట్టి వ్యవస్థను జేసి వర్ణములకు నన్తరప్రభవులకును ధర్మవ్యవస్థను జేయ నక్కాలమునందు బ్రహ్మ క్షత్త్రియ వైశ్య శూద్రులు పవిత్రముగ సృష్ట్యాదియందువలెనే యున్నట్లును, వారలిదివరకువలెనే ధర్మము నాచరింపవలయుననియు వర్ణములకును నన్తరప్రభవులకును గలభేదము సువ్యక్తముగాఁగ నీయ

ఖ్యాయమునందు మొట్ట మొదటి నాలుగు శ్లోకములును ప్రవర్తించుచున్నవి. అవెవ్వియన.

"అధీయీరంస్త్రయోవర్ణాః స్వకర్మస్థాద్విజాతయః ।
ప్రబ్రూయాద్బ్రాహ్మణస్త్వేషాం నేతరావితి నిశ్చయః ॥ ౧
సర్వేషాం బ్రాహ్మణో విద్యాద్వృత్త్యుపాయాన్ యథావిధి ।
ప్రబ్రూయాదితరేభ్యశ్చ స్వయం చైవ తథా భవేత్ ॥ ౨
వైశేష్యాత్ప్రకృతిశ్రైష్ఠ్యాన్నియమస్య చ ధారణాత్ ।
సంస్కారస్య విశేషాచ్చ వర్ణానాం బ్రాహ్మణః ప్రభుః ॥ ౩
బ్రాహ్మణః క్షత్రియో వైశ్యస్త్రయో వర్ణా ద్విజాతయః ।
చతుర్థ ఏకజాతిస్తు శూద్రో నాస్తి తు పంచమః ॥ ౪

అని సింహావలోకనముచేఁ బూర్వగ్రంథవిషయ మనువాదము సేయఁబడినది.

— అన్తరప్రభవులు —

ఇఁక నైదవశ్లోకమునుండి యనఁగా.

"సర్వవర్ణేషు తుల్యాసు పత్నీష్వక్షతయోనిషు ।
ఆనులోమ్యేన సంభూతా జాత్యా జ్ఞేయాస్త ఏవ తే ॥

యను శ్లోకము మొదలు,

"అనార్యమార్యకర్మాణ మార్యంచానార్యకర్మిణమ్ ।
సంప్రధార్యాబ్రవీద్ధాతా నసమౌనాసమావితి ॥ యను

డెబ్బదిమూఁడవ శ్లోకమువఱకునుగల యిరువది తొమ్మిది శ్లోకములచే నన్తరప్రభవుల విశేషము నుపదేశించి యకాలమున

నాలుగు వర్ణములతోపాటు ముప్పదిరెండు విధములగు సంకర ప్రభవులున్నటుల సర్వసామాన్యముగ నిర్వచించి యసంకరప్రభవులసంఖ్య యనంతముగాక విపులముగఁ బెరుగుటకు నావకాశమున్నదనియు నట్టి దుష్టవ్యవహారమునకుఁ దావీయకుండ భారతసంస్థానము గాపాడవలయుననియు సంకరప్రభవ సంఖ్య పెరుగుటకుఁదగు నవకాశమునిట్లు నిర్వచించియున్నాఁడు.

“ప్రతికూలం వర్తమానా బాహ్యాబాహ్యతరాన్ పునః।
హీనాహీనాన్ ప్రసూయన్తే వర్ణాన్ పంచదశైవతు ॥ ౧౦-౩౧

ఇట్లు ప్రజావైచిత్ర్యము పెరుగ నవ్వారల నందరను ద్విజులు ద్విజసములు శూద్రులు శూద్రసములు అస్పృశ్యులను నైదు తరగతులనుగా విభజించి మూఁడువర్ణములవారును నధ్యయన యజన దానములను జక్కన నాచరించునటులను ద్విజసములగు మువ్వురును ద్విజులతోపాటధ్యయన యజన దానముల నాచరింపవచ్చునని యానతిచ్చి శూద్రులను శూద్రసములను శూద్రధర్మము నాచరించునటుల శాసించెను. అస్పృశ్యులన్నచో నెట్టి ధర్మమునకు నెంతమాత్రమును స్పృశ్యులు కాకపోవుటచే నవ్వారలకుఁ బ్రత్యేకముగ వృత్తు లేర్పరుపఁబడి జీవికకుఁదగు వ్యవస్థసేయఁబడినది. ఇయ్యది భారతసంస్థానమునందు రెండవశకము.

—మూఁడవశకము—

మనువుచేఁ జేయఁబడిన వ్యవస్థ ఈకలికిఁబూర్వము ద్వాపరయుగాన్తమువరకు వ్యవహారమునందుండెను. కాని రాష్ట్రీయ

ప్రభువులందఱును మితిమీఱి ధర్మవిప్లవమును గావింపఁ గలిద్వాపరసంధియందు భారతవర్షమున ధర్మక్షోభము గలిగెను. అట్టియెడ శ్రీకృష్ణద్వైపాయన వేదవ్యాసభగవానులును శ్రీకృష్ణ భగవానులును నవతరించి రాష్ట్రీయ ప్రభువులను బరిమార్చి ధర్మరాజును భరతునిఁగావించి యాతనిని భారతభూమియందు నేకచ్ఛత్రాధిపతిఁగా నెలకొల్పి హస్తినాపురమునఁ బట్టాభిషిక్తుఁ జేసిరి. ఇయ్యది ప్రకృత కల్యారంభమునకు ముప్పదియెనిమిది వత్సరములకుఁ బూర్వమని సర్వప్రమాణములు వల్కుచున్నవి. ఇయ్యదియే భారతభూమియందుఁ బ్రప్రథమమున నెలకొలుపఁ బడిన నేకచ్ఛత్రాధిపత్యము. ఇతఃపూర్వము — సృష్ట్యాది నుండియు భారతవర్షమంతయు ఛప్పన్న దేశాధీశ్వరులను నేఁబదియార్గురు భరతులచేఁ బరిపాలన సేయఁబడుచుండుట వలన భారతవర్షమునాఁ బడుచుండెడిది. ఇట్టి కలిద్వాపర సంధికాలమునకు క్షత్రియులును ద్విజసములును వేదాధ్యయ నమునుండియు యజనమునుండియు సర్వవిధములను పతనము చెందిరనియే చెప్పవచ్చును. దానంజేసియే వేదరక్షణము స్థిరీ కరణమును గర్తవ్యాంశముగాఁగల శ్రీకృష్ణద్వైపాయన భగ వానులు పైల, వైశంపాయన, జైమిని, సుమంతులను నలువురు శిష్యులతోఁ గూడి యకాలమునందుండిన బ్రాహ్మణుల నంద రను శాఖలుగా విభజించి వారలచే సాంగముగను సరహస్యము గను వేదశాఖల నధ్యయనము సేయించి భారతవర్షాస్తిత్వ మును బునఃప్రతిష్ఠితమును గావించెను. ఇయ్యది భారతసంస్థా నమునందు మూఁడవశకము.

— ప్రకృతకాలము —

ఇంకఁ గల్యాదినుండియు నేటివరకును వేదసంరక్షా భారమంతయు నొక బ్రాహ్మణుల యందే సర్వవిధములఁ బడినది. బ్రాహ్మణులను సంరక్షించి వేదములను సంరక్షింప వలయునను ప్రభువులు లేకపోవుట యటుండ బ్రహ్మద్వేషముఁ బూని బ్రాహ్మణులను, నట్టి బ్రాహ్మణులచే సంరక్షింపఁబడు చుండెడి విద్యలను నిర్మూలనము గావింపఁజూచిన దస్యులు పరిపాలకులైరి. మతాంతరులు ప్రబలిరి. పదియొకటైనను నేటి వరకు భారతవర్షౌన్నత్యమునకు నిదానమగు వేదములును దదంగములగు విద్యా విశేషములును నింకను నిలచియే యున్నవి. అవ్వాని పునరుద్ధరణమునకు నవకాశము గలదు. ఇట్టి తరుణమునఁ బరమేశ్వర విలాసమును మనము గుర్తెఱుఁగఁ జాలము. భారతవర్ష పరిపాలన భారము సకల భారతీయులందును ససాధారణముగ 26-1-50 తేది గురువాసరము ప్రాతఃకాలము కుంభలగ్నమున సరిగా పది గంటల పది నిముసములకు సంక్రమించినది. భారత సంస్థానము నెలకొలుపబడినది. కాని భారతీయులలో నొక్క రిట్టి గౌరవమును సంపాదింప నించుకేనియు నెవ్వరేనియు యోచించినట్లు గానరాదు. విన రాదుగూడ. ప్రకృతము భారతసంస్థానము ముఖ్యముగాఁ జేయవలసిన కార్యవిశేషమును మేము ముందు ప్రదర్శించు చున్నారము. పరిపాలనా భారమును వహించు భారతీయు లందరును రాణింతురుగాక!

— భారతసంస్థానము — కర్తవ్యాంశము —

భారతసంస్థాన రక్షణమునకు నెంతద్రవ్యము నైనను వినియోగముచేసి రెండుసంస్థలు సంపూర్ణముగ నెలకొల్పఁబడి యున్నవి. అయ్యవి రెండును సర్వసంస్థానములచే నెల్లయప్పుడును నెలకొలుపఁబడుచునేయుండును. అవెవ్వియన ౧. సైనిక దళములు ౨. రక్షకభటదళములును. అందురక్షకభటదళమునకు నెల్లయప్పుడును సకల వ్యవహారముల యందును సర్వవిధముల నవసరము గలుగుచునేయుండును. అందులకుఁ దగువ్యయమున నెప్పటికప్పుడు ప్రయోజన మగపడుచుండును. కాని సైనికదళ ప్రయోజనమట్టిదిగాదు. ఎప్పుడో యొకప్పుడు తాత్కాలిక ప్రయోజనముండును. అవసరముకొలఁది యద్దానిని సమకూర్చుట దుర్ఘటముగావున నద్దానితోఁ బ్రయోజనమున్నను లేకపోయినను సంస్థానరక్షణము కొరకయ్యది సర్వకాల సర్వావస్థలయందును నెలకొలుపఁబడియే యుండవలయును. అద్దానివ్యయమునకుఁగూడ నొకప్పుడు మితియుండదు. పరిశీలించి చూడ నీరెండు నిర్మాణములును (౧ సైనికదళములు, ౨ రక్షక భటదళములును) సంస్థాన రక్షణమునకు నత్యవసరములే ఇఁక భారతవర్షౌన్నత్యమే పృథివియం దెల్లపుడును నిలచియుండ వలయునన్నచోఁ బైరెండు నిర్మాణముల కంటెను వేరొక నిర్మాణ మత్యవసరమై యున్నది.

ఇంతవరకు మేము వివరించిన విషయమును దిలకించిన వారలకయ్యది యేదియో సుబోధము కాఁగలదు. ఏలయన

భారతవర్షౌన్నత్యమంతయు వేదవేదాంగముల స్థిరీకరణముపై సర్వవిధముల నిలచియున్నటుల సృష్ట్యాదినుండి నేటివరకు భారతీయులలో నగ్రగణ్యులు దలంచుచు నద్దానికొరకుఁ దమ జీవితముల ధారవోసిన పెద్దలును దెలిసియేయున్నారు. ఒకానొకప్పుడు హఠాత్తుగా రక్షకభటదళములను సైనికదళములను సమకూర్పవలయునన్న నొక్కనిముసములో సమకూర్పవచ్చును గాని వేదవేదాంగ విద్వాంసులగు బ్రాహ్మణులను మాత్రము సంపాదించుట యెంతచేసియు సాధ్యముకాదు. వేదవేదాంగముల నభ్యసింపఁజేయవలయునన్న యథోచితశక్తి సామర్థ్యములుగల బ్రాహ్మణులచేతనే యభ్యసింపఁజేయవలయును. కావున భారతసంస్థానము భారతవర్షౌన్నత్య సంస్థాపనమునకై యథోచితశక్తి సామర్థ్యములుగల బ్రాహ్మణుల నొకనిర్మాణముగా నేర్పరచి యట్టినిర్మాణము నిరంతరము వంశపారంపర్యముగ వేదవేదాంగములఁ బఠించుచుండునట్లు దగునేర్పాటులను సంపూర్ణముగఁ జేయవలయును. అట్టి యొకనిర్మాణమును గావించి యద్దానిచేఁ బుష్కలమగు ఫలమును భారతవర్షమునకుఁ గావించినపుడే భారతసంస్థానమును జేకొనిన "Soverign Democratic Republic" సర్వలోకములందును మన్ననవడయుటయగాక యీ భూమండలమున నాచంద్రతారకమగు యశమును బడయఁగలదు. లేనిచో భారతభూమియొక్క యౌన్నత్యమును దిగనాడి యిహపరముల రెండిటికిని భ్రంశమును జెందుదురు. అట్టి నిర్మాణమున చిరకాలములో నెలకొల్పుటకు భారతసంస్థాన ముద్యమించెనేని యందులకుఁ దగు

కార్యక్రమము నుపదేశింప మేము సర్వవిధముల సంసిద్ధముగ నున్నారము.

అభిజ్ఞులకింకొ నధికము తెలుపనవసరము లేదు.

ఇతి నారాయణస్మృతిః.

[illegible signature]

విద్యాశంకర భవనము.
౯-౨-౧౯౪౦

★

కస్తూరిబా ప్రెస్, గుంటూరు.

శ్రీః

సత్యమేవ జయతే

★

సత్యరథః

★

1. అథాత స్సత్య రథం వ్యాఖ్యాస్యామః
2. సత్యరథస్స్వేష ధర్మరథో దేవరథో బ్రహ్మరథ ఇతి విజ్ఞాయతే।
3. అరాఇవ రథనాభౌ ప్రాణే సర్వం ప్రతిష్ఠితమ్ । ఋచో యజూగ్ంషి సామాని యజ్ఞః క్షత్రం బ్రహ్మచ తస్యైవ వ్యాఖ్యానమ్ ।
4. తద్ధి బిందుద్వయ చతుర్వింశతి రేఖా వృత్తద్వయ చక్ర రూపమ్ ।
5. తత్ర పరిధి ద్వయంతు మాయా శక్తి స్సదాశివా ।
6. బిందుద్వయం తూపనిషత్ ।
7. బిందుద్వయ పరిధిద్వయయోర్మధ్య ఏవ హ్యాత్మ ఇతి విజ్ఞాయతే ।
8. తత్రాధ్యస్తా చతుర్వింశతి రేఖా కలాఽపి సదాశివా ।

9. తస్మిన్న మధ్యస్థానం సదాశివమండలమితి సంకీర్త్యతే ।

10. సైవ కలా సత్యకతే త్యపిచ ।

11. సర్వేషామప్యవస్థానం సత్యం జ్ఞాన మనన్తం బ్రహ్మేతి శ్రూయతే ।

12. తస్యోపరిష్ట దహోరాత్రాహామితిచ వాజసనేయిన స్సమా మనన్తి ।

13. ఓమిత్యేతదితి సర్వే వేదా స్సర్వాణి తపాంసి చ ।

14. సఐక్షత బహూస్యాం ప్రజాయేయేతి ।

15. చతుర్వింశతి రేఖాకలాఽభవత్ ।

16. సైవ చతుర్వింశత్యక్షరా గాయత్రీతి విజ్ఞాయతే ।

17. అత్ర కలా సదాశివా పరిధిస్సదాశివో మండలం సదాశివం బిందుస్సదాశివోఽత స్సర్వం సదాశివ మితి విజ్ఞాయతే ।

18. అతస్సర్వం ఖల్విదం సత్యం సదాశివం బ్రహ్మైవ ।

19. తద్విజ్ఞానాదేవ తు పురుషార్థసిద్ధిః పురుషార్థసిద్ధిః ॥

ఇతి నారాయణ స్మృతిః